సీఎం రిలీఫ్ ఫండ్‌తో పేదలకు లబ్ధి : సుధీర్‌రెడ్డి



ఎల్‌వోసీ చెక్‌ను బాధితులకు అందజేస్తున్న ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి

దిల్‌సుఖ్‌నగర్, జూలై 14 (ఆంధ్రజ్యోతి) : పేద ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ముఖ్యమంత్రి సహాయనిధి ఎంతగానో దోహదపడుతుందని ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి అన్నారు. గడ్డిఅన్నారం డివిజన్ వివేకానందనగర్‌కు చెందిన చంద్రవతి అనే గృహిణి కిడ్నీ వ్యాధితో బాధపడుతూ, వైద్య సహాయం కోసం ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డిని సంప్రదించారు. దీంతో ఆ కుటుంబ ఆర్థిక పరిస్థితి రీత్యా సుధీర్‌రెడ్డి చొరవ తీసుకుని సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఎల్‌వోసీ ఇప్పించారు. సీఎం సహాయనిధి కింద మంజూరైన రూ.1.50లక్షల ఎల్‌వోసీ చెక్‌ను చంద్రవతి భర్త రామకృష్ణకు సోమవారం అందజేశారు.

బోనాల పండుగకు ఎమ్మెల్యే సబితారెడ్డికి ఆహ్వానం



ఎమ్మెల్యే సబితారెడ్డికి ఆహ్వాన పత్రిక అందజేస్తున్న కమిటీ సభ్యులు

సైదాబాద్, జూలై 14 (ఆంధ్రజ్యోతి): సైదాబాద్ మాతామైదానంలోని విజయదుర్గ మాత ఆలయంలో ఆదివారం జరిగే బోనాల వేడుకలకు హాజరు కావాలని కోరుతూ ఉత్సవ కమిటీ నేతలు సోమవారం మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డిని కలిసి ఆహ్వానపత్రిక అందజేశారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ సింగిరెడ్డి స్వర్ణలతారెడ్డి, ఆలయ కమిటీ ప్రతినిధులు సంగీతారెడ్డి, అల్లి శ్రవణ్, అరుణాచలేశ్వర్‌రెడ్డి, రవిగౌడ్ పాల్గొన్నారు.



మొక్కను నాటుతున్న డీసీసీబీ చైర్మన్ కొత్తకుర్మ సత్తయ్య

ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలి

● డీసీసీబీ చైర్మన్ కొత్తకుర్మ సత్తయ్య

హయత్‌నగర్, జూలై 14(ఆంధ్రజ్యోతి): ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని డీసీసీబీ చైర్మన్ కొత్తకుర్మ సత్తయ్య అన్నారు. సోమవారం ఆయన తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని అయ్యప్ప ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన హరితహారం కార్యక్రమంలో ఆయన పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోజు రోజుకు దేశంలో కాలుష్యం పెరుగుతుందని విచారం వ్యక్తం చేశారు. కాలుష్య నివారణకు మొక్కల పెంపకం ఒక్కటే మన కర్తవ్యం అన్నారు. వాతావరణ సమతుల్యానికి మొక్కలు ఎంతో ఉపయోగపడతాయన్నారు. ఇంట్లోని ప్రతి వ్యక్తి వర్షాకాలంలో మొక్కలు నాటి వాటిని కాపాడాలని కోరారు. తుర్కయంజాల్ మున్సిపాలిటీలోని ప్రభుత్వ స్థలాలు, పార్కులు, ఖాళీ స్థలాలను ఎంచుకుని మొక్కలు నాటాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ అమరేందర్‌రెడ్డి, రైతుసేవా సహకార సంఘం వైస్ చైర్మన్ కొత్త రాంరెడ్డి, కాంగ్రెస్ మున్సిపాలిటీ అధ్యక్షురాలు కొత్తకుర్మ మంగమ్మ, అయ్యప్ప ఆలయ కమిటీ నాయకులు అశోక్‌గౌడ్, నర్సింహగౌడ్, శ్రావన్‌గౌడ్, వీరస్వామిగౌడ్ పాల్గొన్నారు.

చెత్త తరలించే రిక్షాల పంపిణీ



రిక్షాలను పంపిణీ చేస్తున్న కార్పొరేటర్ భాగ్యలక్ష్మీరెడ్డి

చాదర్‌ఘాట్ : మూసారాంబాగ్ డివిజన్‌లో పనిచేసే జీహెచ్ఎంసీ పారిశుధ్య కార్మికులకు అవసరమైన సౌకర్యాల కల్పనకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు కార్పొరేటర్ బొక్క భాగ్యలక్ష్మీరెడ్డి తెలిపారు. సోమవారం మూసారాంబాగ్‌లో జరిగిన కార్యక్రమంలో పారిశుధ్య కార్మికులకు కార్పొరేటర్ చెత్తను తరలించేందుకు అవసరమైన రిక్షాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ డివిజన్‌లోని పారిశుధ్య సమస్యలు తలెత్తకుండా కార్మికులు ఎప్పటికప్పుడు చెత్తను తరలించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. పారిశుధ్య కార్మికులకు అవసరమైన స్వీపింగ్ పరికరాలు, చెత్తను తరలించే రిక్షాలు సమకూర్చేందుకు కృషి చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో జీహెచ్ఎంసీ శానిటేషన్ జవాన్‌రాజు, ఎస్ఎఫ్ఏలు గణేష్, నర్సింగ్, శ్రీనివాస్, ముజీబ్, శ్రీను, అక్షయ్ పాల్గొన్నారు.

కాలనీ పరిసరాలను పరిశుభ్రంగా తీర్చిదిద్దుకోవాలి

వనస్థలిపురం, జూలై 14(ఆంధ్రజ్యోతి): కాలనీవాసులు తమ పరిసరాలను పరిశుభ్రంగా తీర్చిదిద్దుకుని అంటు వ్యాధులను నివారించాలని బీఆర్ఎస్ బీఎన్‌రెడ్డినగర్ డివిజన్ అధ్యక్షుడు కటికరెడ్డి అరవింద్‌రెడ్డి అన్నారు. బీఎన్‌రెడ్డినగర్ ఎస్కేడినగర్‌లో చెత్త, చెట్లకొమ్మలు, మట్టికుప్పలు పేరుకపోవడంతో దోమలు పెరిగి అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉండడంతో పేరుకపోయిన చెత్తను తొలగించడానికి సహకారం అందించాలని కాలనీవాసులు అరవింద్‌రెడ్డిని కోరారు. తక్షణమే స్పందించిన అరవింద్‌రెడ్డి సోమవారం ఒక జేసీబీ, రెండు ట్రాక్టర్లతో చెత్త ఇతర వ్యర్థ పదార్థాలను తొలగించారు. ఈ సందర్భంగా అరవింద్‌రెడ్డి మాట్లాడుతూ కాలనీవాసులు తమ ఇంటి పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకుని స్వచ్ఛ కాలనీకి కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో కాలనీవాసులు అమరేందర్‌రెడ్డి, సుధాకర్‌రెడ్డి, సోమిరెడ్డి, వెంకటేశ్వర్‌రావు పాల్గొన్నారు.

యూజీడీ పనులకు నిధులు మంజూరు చేయాలి



జలమండలి ఎండీ అశోక్‌రెడ్డికి వినతిపత్రం ఇస్తున్న కార్పొరేటర్ సుజాతనాయక్

చంపాపేట, జూలై 14(ఆంధ్రజ్యోతి): హస్తినాపురం డివిజన్‌లోని ఆయా కాలనీల్లో యూజీడీ నిర్మాణ పనులకు నిధులు మంజూరు చేయాలని కోరుతూ సోమవారం జలమండలి ఎండీ అశోక్‌రెడ్డికి కార్పొరేటర్, జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ మెంబర్ సుజాతనాయక్ వినతి పత్రం అందజేశారు. కార్పొరేటర్ మాట్లాడుతూ డివిజన్‌లోని నందనవనంలో మూడు కిలోమీటర్ల యూజీడీ నిర్మాణం కోసం ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు పేర్కొన్నారు. అదేవిధంగా విశ్వేశ్వరయ్యకాలనీ, అగ్రికల్చర్‌కాలనీలో యూజీడీ నిర్మాణ పనుల కోసం నిధులు మంజూరు చేయాలని ఎండీని కోరారు. నందనవనంలో అప్పటి జనాభాకు అనుగుణంగా యూజీడీ నిర్మాణ పనులు చేపట్టినట్లు, ప్రస్తుతం జనాభా అధికం కావడంతో డ్రైనేజీలు నిండి తరచూ పొంగుతున్నట్లు పేర్కొన్నారు. యూజీడీ నిర్మాణ పనులకు నిధులు మంజూరు చేసేందుకు ఎండీ సానుకూలంగా ఉన్నట్లు ఆమె తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు గోపీరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

భక్తిశ్రద్ధలతో సామూహిక గణపతి హోమం



కర్మన్‌ఘాట్‌లోని హనుమాన్ ఆలయంలో సామూహిక గణపతిహోమం నిర్వహిస్తున్న వేదపండితులు, అర్చకులు

చంపాపేట, జూలై 14(ఆంధ్రజ్యోతి): చంపాపేట డివిజన్ కర్మన్‌ఘాట్‌లోని హనుమాన్ ఆలయంలో సోమవారం సంకష్టహర చతుర్థిని పురస్కరించుకొని సామూహిక గణపతి హోమాన్ని వేద పండితులు, అర్చకులు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఆలయంలో నిత్య పూజలందుకుంటున్న మహాగణపతి ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ సత్యనారాయణరెడ్డి, ధర్మకర్తలు, వేద పండితులు, అర్చకులు పాల్గొన్నారు.

బోనాల పండుగను ఘనంగా జరుపుకోవాలి

● 223 ఆలయాలకు 68.3లక్షలు మంజూరు

● రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య



బోనాల చెక్కులను అందజేస్తున్న రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య, రాష్ట్ర రోడ్డు అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ రాంరెడ్డి

చంపాపేట, జూలై 14(ఆంధ్రజ్యోతి): బోనాల పండుగ వేడుకలను ప్రజలు ప్రశాంతంగా ఘనంగా జరుపుకోవాలని రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య అన్నారు. చంపాపేట డివిజన్ కర్మన్‌ఘాట్‌లోని హనుమాన్ ఆలయ ప్రాంగణంలో సోమవారం ఎల్బీనగర్ నియోజకవర్గంలోని ఆయా దేవాలయాలలో బోనాల వేడుకలు జరుపుకునేందుకు ఆలయాలకు చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని ఎల్బీనగర్ ప్రసన్నాంజనేయస్వామి ఆలయ ఈవో వి.ప్రేమ్‌కుమార్‌రావు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిరిసిల్ల రాజయ్యతో పాటు రాష్ట్ర రోడ్డు అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ మల్‌రెడ్డి రాంరెడ్డి, హనుమాన్ ఆలయ చైర్మన్ సత్యనారాయణరెడ్డి, ఆయా డివిజన్ల కార్పొరేటర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాజయ్య మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం బోనాల ఉత్సవాల కోసం ఎల్బీనగర్ నియోజకవర్గంలోని 223 దేవాలయాలకు గాను 68,03,400 రూపాయలు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. అనంతరం ఆయా ఆలయాల కమిటీ చైర్మన్లు, ఆలయాల ప్రతినిధులకు సిరిసిల్ల రాజయ్య, మల్‌రెడ్డి రాంరెడ్డి, ఆయా డివిజన్ల కార్పొరేటర్ల చేతుల మీదుగా చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో గడ్డిఅన్నారం మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక మధుసూదన్‌రెడ్డి, కార్పొరేటర్లు దర్పల్లి రాజశేఖర్‌రెడ్డి, సుజాతనాయక్, వెంకటేశ్వర్‌రెడ్డి, కొప్పుల నర్సింహారెడ్డి, నవజీవన్‌రెడ్డి, లచ్చిరెడ్డి, చింతల అరుణ పాల్గొన్నారు.

ప్రజలకు అందుబాటులో హైడ్రా మాన్సూన్ ఎమర్జెన్సీ టీంలు

● హైడ్రా కంట్రోల్ రూం ఫోన్ నెం. 9000113667



హైడ్రా మాన్‌సూన్ ఎమర్జెన్సీ సిబ్బందికి అవగాహన కల్పిస్తున్న దృశ్యం

ఓల్డ్‌మలక్‌పేట, జూలై 14(ఆంధ్రజ్యోతి): వర్షాకాలం సీజన్ ముగిసే వరకు హైడ్రా మాన్సూన్ ఎమర్జెన్సీ టీంలు ప్రజలకు అందుబాటులో ఉండాలని మలక్‌పేట ఎస్ఎఫ్ఓ శ్రీనివాస్ హైడ్రా సిబ్బందికి సూచించారు. సోమవారం మలక్‌పేటలోని నల్లగొండ చౌరస్తాలో హైడ్రా మాన్సూన్ ఎమర్జెన్సీ సిబ్బందికి వర్షాలు, వరదలు, విపత్తులు వచ్చినప్పుడు తీసుకోవాల్సిన ముందు జాగ్రత్త చర్యలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాకాలం సీజన్‌లో లోతట్టు ప్రాంతాలు గుర్తించి ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని అక్కడ నివసించే ప్రజలను అప్రమత్తం చేయాలని వర్షాల కారణంగా ఎక్కడైనా వరదనీరు నిలిచినట్లయితే ఆ ప్రాంతానికి చేరుకుని నీరు వెళ్లేలా మ్యాన్‌హోల్స్ మూతలు, వాటర్ లాగిన్ పాయింట్లు ఓపెన్ చేయాలని సూచించారు. ఓపెన్ చేసిన మ్యాన్ హోల్స్ వద్ద రక్షణ చర్యలు చేపట్టాలన్నారు. అండర్ పాసింగ్ పాయింట్ల వద్ద వర్షం నీరు తోడేందుకు జనరేటర్ ఇంజన్లను ఉపయోగిస్తున్నట్లు తెలిపారు. రోడ్లపై చెట్లు విరిగిపడిన, వరదల వల్ల ట్రాఫిక్ అంతరాయం కలిగిన తక్షణమే ఎమర్జెన్సీ టీం అక్కడికి చేరుకుని సమస్య పరిష్కరిస్తుందన్నారు. మీ ప్రాంతంలో ఎక్కడైనా వర్షాలు, వరదల వల్ల ప్రమాదాలు, విపత్తులు సంభవిస్తే హైడ్రా కంట్రోల్ రూంకు సమాచారం అందించాలని ప్రజలకు సూచించారు. 9000113667 నెంబర్‌కు ఫోన్‌చేసి వివరాలు తెలిపినట్లైతే ఎమర్జెన్సీటీం తక్షణ సహాయక చర్యలు అందుతాయన్నారు. మూడు షిఫ్టుల్లో సిబ్బంది విధులు నిర్వహిస్తూ ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటారని తెలిపారు. కార్యక్రమంలో హైడ్రా మార్షల్ నాగరాజు, సూపర్‌వైజర్ మనోహర్, ఎమర్జెన్సీ టీం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

రామచందర్‌రావుకు గజమాలతో ఘన స్వాగతం



గజమాలతో ఘన స్వాగతం పలుకుతున్న ఆ పార్టీ శ్రేణులు

అబ్దుల్లాపూర్‌మెట్, జూలై 14(ఆంధ్రజ్యోతి): నల్గొండ జిల్లా పర్యటనకు వెళ్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావుకు సోమవారం ఉదయం పెద్దఅంబర్‌పేట్‌లో ఆపార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. స్థానిక కేబీఆర్ గార్డెన్‌లో కార్యకర్తలతో కలిసి ఆయన టిఫిన్ చేశారు. ఈ సందర్భంగా కార్యకర్తలు, నాయకులతో ఆయన కొద్దిసేపు ముచ్చటించారు. రాబోవు స్థానిక ఎన్నికలకు సన్నద్ధం కావాలని ఇప్పటి నుంచే అందుకు సంబంధించిన ప్రణాళికలను రూపొందించుకోవాలని వారికి సూచించారు. ఈ సందర్భంగా పలువురు రామచందర్‌రావును శాలువాలతో ఘనంగా సన్మానించి పుష్పగుచ్ఛాలు అందజేశారు. కార్యక్రమంలో జాతీయ కిసాన్‌మోర్చా మాజీ కార్యదర్శి కల్లెం బాల్‌రెడ్డి, ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు, మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్, బోసుపల్లి ప్రతాప్, మైనార్టీ మోర్చా ప్రధాన కార్యదర్శి షేక్ బాబా, వెంకటేష్‌గౌడ్, ఓబీసీ మోర్చా కార్యదర్శి గూడెపు మధుగౌడ్, పిల్లి శ్రీనివాస్‌యాదవ్, జగన్ పాల్గొన్నారు.

అబ్దుల్లాపూర్‌మెట్‌లో..

అబ్దుల్లాపూర్‌మెట్ మండల శాఖ అధ్యక్షుడు సాయికిరణ్‌గౌడ్ ఆధ్వర్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావుకు మెట్‌లోని పార్టీ కార్యాలయం వద్ద ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గజమాలతో సన్మానించారు. కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు దయానంద్‌గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి అర్జున్‌రెడ్డి, మండల మాజీ అధ్యక్షుడు బండిగారి విష్ణుగౌడ్, వడ్డేపల్లి పాపయ్యగౌడ్, గోవర్ధన్‌గౌడ్, కొత్త రాంరెడ్డి, వీరస్వామిగౌడ్, రంగ జంగమయ్యగౌడ్, రమాదేవి, పురుషోత్తం, రమేష్ పాల్గొన్నారు.

బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్, బీజేపీ దొంగాట : బీఆర్ఎస్



మాట్లాడుతున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ భూపేశ్‌గౌడ్ తదితరులు

సరూర్‌నగర్, జూలై 14(ఆంధ్రజ్యోతి): బీసీ రిజర్వేషన్ల పేరుతో రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దొంగాట ఆడుతున్నాయని, బీసీలను మోసం చేయడానికి కుట్రలు పన్నుతున్నాయని బీఆర్ఎస్ మీర్‌పేట్ కార్పొరేషన్ నేతలు ఆరోపించారు. రెండు ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉంటే వెంటనే బీసీ రిజర్వేషన్ల బిల్లును అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. సోమవారం జిల్లెలగూడలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ దిండు భూపేశ్‌గౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నేతలు మాట్లాడుతూ కేవలం ప్రచారం కోసమే కాంగ్రెస్, బీజేపీ బీసీల రిజర్వేషన్ అంశాన్ని నెత్తినపెట్టుకున్నాయని, తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాలకు బీసీలను పావులుగా వాడుకుంటున్నాయని ధ్వజమెత్తారు. ప్రకటనలకే పరిమితమైన బీసీలకు 42శాతం రిజర్వేషన్ అంశాన్ని అమలు చేసేదాకా బీఆర్ఎస్ పోరాటం చేస్తుందని, బీసీలకు న్యాయం చేసేది బీఆర్ఎస్ ఒక్కటేనని వారన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మహిళా విభాగం అధ్యక్షురాలు సునీత, నాయకులు అనిల్‌కుమార్ యాదవ్, లావణ్యబీరప్ప, నవీన్‌గౌడ్, పద్మాఅంజయ్య, లలితాజగన్, పల్లె జంగయ్యగౌడ్, యాదగిరిముదిరాజ్, లతాశేఖర్, జ్ఞానేశ్వర్‌చారి, దయానంద్ ముదిరాజ్, గోపీయాదవ్, బాల్‌రాజ్, వెంకటేశ్, సాయి పాల్గొన్నారు.

మోటారు వాహనచట్టం సెక్షన్లపై అవగాహన ఉండాలి

● టీటీఐ ఇన్‌స్పెక్టర్ రాచపుడి



మోటారు వాహనాల చట్టం సెక్షన్లను వివరిస్తున్న ఇన్‌స్పెక్టర్ రాచపుడి

కొత్తపేట, జూలై 14(ఆంధ్రజ్యోతి): ప్రతి ఒక్కరికీ మోటారు వాహన చట్టం సెక్షన్లపైన అవగాహన ఉండాలని రాచకొండ ట్రాఫిక్ ట్రెయినింగ్ ఇనిస్టిట్యూట్(టీటీఐ)ఇన్‌స్పెక్టర్ రాచపుడి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సోమవారం భువనగిరి బస్వాపూర్‌లోని 3 జడ్పీహెచ్ఎస్‌లు, 2అప్పర్ ప్రైమరీ స్కూళ్లు, 4ప్రైవేటు విద్యాసంస్థల్లో, రాచకొండ పిల్లల ట్రాఫిక్ ట్రెయినింగ్ పార్కులోనూ మొత్తం 670మంది విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించామన్నారు. ట్రాఫిక్ ట్రెయినింగ్ పిల్లల పార్కులో, లెక్చర్ హాల్‌లో నిబంధనలు, మోటారు వాహనచట్టం సెక్షన్ 180 ప్రాధాన్యతను పరిచయం చేశామని తెలిపారు. భువనగిరి బస్వాపూర్ విద్యాలయాల్లో టీటీఐ ఎస్ఐ నర్సింహారావు, ఆర్ఎస్ సంతోష్ కుమార్, ఏఎస్ఐ సోమ్‌నాథ్ అవగాహన కల్పించారన్నారు.

111 మంది మద్యంప్రియులకు డీడీ కౌన్సిలింగ్

డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడిన 111మంది మద్యంప్రియులకు 111 మంది కుటుంబ సభ్యుల సమక్షంలో సీపీ క్యాంపు టీటీఐ లెక్చర్ హాల్‌లో సోమవారం ఇన్‌స్పెక్టర్ రాచపుడి, ఇన్‌స్పెక్టర్ ఎస్‌పీఓ అమరవర్ధన్‌రెడ్డి, ఎస్ఐ ఎస్‌పీఓ అల్లూరయ్య కౌన్సిలింగ్ నిర్వహించారు. కౌన్సిలింగ్‌లో వారు మాట్లాడారు. వాహన తనిఖీల ప్రాధాన్యతను వివరించారు. టీటీఐ సిబ్బంది రమేష్ వీడియో క్లిప్పులు, పాటలు ప్రదర్శించారు.

క్రికెట్ టోర్నీ విజేతలకు బహుమతుల ప్రదానం

సరూర్‌నగర్, జూలై 14(ఆంధ్రజ్యోతి): బడంగ్‌పేట్ కార్పొరేషన్‌లోని నాదర్‌గుల్ 8వ డివిజన్ పరిధిలో గల అంబేడ్కర్‌నగర్‌లో వారం రోజుల పాటు నిర్వహించిన అంబేడ్కర్‌నగర్ ప్రీమియర్ లీగ్(ఏపీఎల్) క్రికెట్ టోర్నీలో అంబేడ్కర్‌నగర్ చెన్నై సూపర్ కింగ్స్ జట్టు విజేతగా నిలిచింది. ఈ క్రమంలో సోమవారం నిర్వహించిన బహుమతుల ప్రదానోత్సవంలో మాజీ కార్పొరేటర్ గూడెపు ఇంద్రసేన హాజరై విన్నర్స్‌తో పాటు రన్నర్స్‌గా నిలిచిన అంబేడ్కర్‌నగర్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు ట్రోఫీలు అందజేశారు. కార్యక్రమంలో వంక మధు, వంక ప్రభాకర్, టోర్నీ నిర్వాహకులు పాల్గొన్నారు.

బాలాపూర్‌లో..

బడంగ్‌పేట్ కార్పొరేషన్‌లోని బాలాపూర్‌లో గల భీమ్‌రావు ప్లేగ్రౌండ్ కమిటీ ఆధ్వర్యంలో నెల రోజుల పాటు నిర్వహించిన బాలాపూర్ ప్రీమియర్ లీగ్ సీజన్ -2 పోటీలు సోమవారంతో ముగిశాయి. బాలాపూర్ హంటర్స్, బాలాపూర్ వారియర్స్ మధ్య జరిగిన ఫైనల్ పోరులో హంటర్స్ జట్టు విజేతగా నిలిచింది. స్థానిక అఖిలపక్ష నేత లు విన్నర్స్‌కు, రన్నర్స్‌కు ట్రోఫీలు అందజేశారు. కార్యక్రమంలో తిమ్మని గిరీశ్, బాల్‌నింగని జంగయ్య, కొప్పుల రాజు పాల్గొన్నారు.

వర్షం నీరు తోడేందుకు జనరేటర్ ఇంజన్లు

● మలక్‌పేట సర్కిల్‌కు ఏడు కేటాయింపు



ఆటోలో ఉన్న జనరేటర్ ఇంజన్

ఓల్డ్‌మలక్‌పేట : మలక్‌పేట జీహెచ్ఎంసీ సర్కిల్-6కు వాటర్ లా గింగ్ జనరేటర్ ఇంజన్లు వచ్చాయి. సోమవారం మలక్‌పేటలోని నల్లగొండ చౌరస్తాలో వాహనాల్లో వీటి ని ఉంచారు. ఇటీవల ప్రభుత్వం మలక్‌పేట సర్కిల్‌కు ఏడు ఇంజన్లు కేటాయించింది. సర్కిల్ పరిధిలోని ఏడు డివిజన్లలో డివిజన్‌కు ఒక్కొక్కటి చొప్పున అందుబాటులో ఉంచనున్నారు. వర్షాలు వచ్చినప్పుడు అండర్‌పాసింగ్‌ల వద్ద, వరద నీరు నిల్వ ఉన్న ప్రాంతాల్లో జనరేటర్ ఇంజన్ల సహాయంతో నీటిని తోడేస్తారు. ముఖ్యంగా అండర్ పాసింగ్‌ల వద్ద నీరు చేరి వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బంది కలుగుంది. అలాంటి చోట ఈ మోటర్ల ఉపయోగం ఎంతగానో ఉంటుంది. హైడ్రా సిబ్బంది పర్యవేక్షణలో ఈ వాహనాలుంటాయి. డీజిల్‌తో నడిచే జనరేటర్ ఇంజన్‌ను గూడ్స్ ఆటోల్లో అమర్చారు. నీటిని తోడేందుకు పొడవైన పైపులు ఇతర వస్తువులు ఇందులో ఉన్నాయి.

చికిత్స పొందుతూ గుర్తు తెలియని వ్యక్తి మృతి



గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం

హయత్‌నగర్, జూలై 14(ఆంధ్రజ్యోతి): రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలకు గురైన గుర్తు తెలియని వ్యక్తిని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందిన సంఘటన హయత్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. ఆదివారం రాత్రి విజయవాడ జాతీయ రహదారి పెద్దఅంబర్‌పేట్ లక్ష్మారెడ్డిపాలెం వద్ద గుర్తు తెలియని(55) సంవత్సరాల వయస్సు గల వ్యక్తి తీవ్రగాయాలకు గురై స్పృహ తప్పి పడి ఉన్నాడు. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు 108లో సదరు వ్యక్తిని ఉస్మాని యా ఆస్పత్రికి తరలించారు. కాగా చికిత్స పొందుతూ సదరు వ్యక్తి మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. మృతుడి ఒంటి పైన ఎరుపు రంగు చొక్క, బ్లూ జీన్స్ ఫాయింట్ ఉందని పోలీసులు తెలిపారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.



నగర శివారులోని రామోజీ ఫిల్మ్‌సిటీలో సోమవారం ఓ ప్రైవేటు కార్యక్రమానికి హాజరైన ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డిని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి, గడ్డిఅన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక మధుసూదన్‌రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీఎంకు పుష్పగుచ్ఛం అందజేశారు.

- అబ్దుల్లాపూర్‌మెట్, ఆంధ్రజ్యోతి

బీసీలకు 42శాతం రిజర్వేషన్లపై హర్షం



మహేశ్‌కుమార్‌గౌడ్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్న బీసీ ఫెడరేషన్ ప్రతినిధులు

ఎల్‌బీనగర్, జూలై 14(ఆంధ్రజ్యోతి): బీసీలకు 42శాతం రిజర్వేషన్ కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం పట్ల బీసీ ఫెడరేషన్ కులాల ప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తూ సోమవారం టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్‌గౌడ్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు చట్టసభలలో కుమ్మరిలకు అవకాశాలు కల్పించలేదని, తమ కులస్థులకు ఎమ్మెల్సీ లేదా, కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కోరుతూ ఈ సందర్భంగా ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ వీరబోగ వసంతరాయులు ప్రజాపతి కోరారు. ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బెల్లపు దుర్గారావు, ప్రధాన కార్యదర్శి కీర్తి యుగేందర్, కోశాధికారి కరుణాకర్, శ్రీనాథ్ తదితరులు పాల్గొన్నారు.



విద్యార్థులకు నోటు పుస్తకాలు అందజేస్తున్న కార్పొరేటర్ అరుణ సురేంద్రనాథ్‌యాదవ్, ఆప్ చైర్మన్ అరుణ, హెచ్ఎం హన్మంత్‌రెడ్డి

గౌరవప్రదంగా బతికేలా చేసేది విద్య ఒక్కటే

మన్సూరాబాద్, జూలై 14(ఆంధ్రజ్యోతి): జ్ఞానం, నైపుణ్యం, గొప్ప వైఖరిని అందించి సమాజంలో తలెత్తుకుని గౌరవ ప్రదంగా బతికేలా చేసేది విద్య ఒక్కటేనని నాగోల్ కార్పొరేటర్ చింతల అరుణాసురేంద్రనాథ్ యాదవ్ పేర్కొన్నారు. డివిజన్ పరిధిలోని బండ్లగూడ గ్రామంలో గల మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉచితంగా పంపిణీ చేసిన నోటు పుస్తకాలను సోమవారం ఆమె ముఖ్యఅతిథిగా విచ్చేసి అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ అరుణ, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు హన్మంత్‌రెడ్డితో కలిసి అందజేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను చేర్పించి అక్కడ కల్పించే నాణ్యమైన విద్యతో పాటు సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని పిల్లల తల్లిదండ్రులకు సూచించారు. పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

ఆషాఢంలో గోరింటాకు శుభ సూచకం : మధుర

ఎల్‌బీనగర్, జూలై 14(ఆంధ్రజ్యోతి): ఆషాఢంలో గోరింటాకు శుభ సూచకమని కాంగ్రెస్ రాష్ట్ర నాయకురాలు చిలుక మధురాఉపేందర్‌రెడ్డి అన్నారు. ఆర్కేపురం డివిజన్ ఐటీడీఈఎస్ ఆవరణలో ఆర్కేపురం మహిళా మండలి ఆధ్వర్యంలో ఆషాఢ గోరింటాకు వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మధురాఉపేందర్‌రెడ్డి మాట్లాడుతూ ఆషాఢమాసంలో మహిళలు గోరింటాకు పెట్టుకోవడం శుభసూచకం అన్నారు. ప్రేమకు, శుభానికి ప్రతీకగా నిలిచే గోరింటాకు హిందూ సంస్కృతి, సంప్రదాయాలకు చిహ్నమన్నారు. గోరింటాకు పెట్టుకోవడం మూలంగా మహిళల్లో ఆనందం, ఆరోగ్యం, ఆయుష్షు పెరుగుతుందని ఆమె పేర్కొన్నారు. కార్యక్రమంలో మహిళా మండలి ప్రతినిధులు అన్నపూర్ణ, నీలిమా, రాధ, విజయలక్ష్మి, కోటేశ్వరి, శకుంతల, మాధవి, సరిత పాల్గొన్నారు.



విద్యార్థులతో కలిసి ధర్నా చేస్తున్న ఆర్.కృష్ణయ్య తదితరులు

గురుకుల పాఠశాలల సంఖ్యను పెంచండి

● బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య

కార్వాన్, జూలై 14(ఆంధ్రజ్యోతి): బీసీ గురుకుల పాఠశాలల సంఖ్యను పెంచాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. సోమవారం మాసాబ్‌ట్యాంక్ సంక్షేమ భవన్ ముందు పలువురు గురుకుల పాఠశాలల విద్యార్థులతో కలిసి ఆయన ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ బీసీ గురుకుల పాఠశాలలకు అదనంగా 119 బీసీ గురుకులాలు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పాత గురుకులలో వసతి సౌకర్యం ఉన్న చోట 5 నుంచి 8వ తరగతులలో అదనపు సెక్షన్‌లను ప్రారంభించాలని ఆయన సూచించారు. దరఖాస్తు చేసిన ప్రతి విద్యార్థికీ గురుకుల సీట్లు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జి.అంజి, బి.వెంకట్, అరవింద్‌స్వామి, శివ, కౌశిక్‌లు పాల్గొన్నారు. అలాగే పెండింగ్ ఫీజు బకాయిలు రూ.6వేల కోట్లు విడుదల చేయాలని కోరుతూ సీఎస్ రామకృష్ణరావుకు కృష్ణయ్య వినతి పత్రం అందజేశారు.

గృహిణి అదృశ్యం.. ముంబైలో ప్రత్యక్షం

● కుటుంబ సభ్యులకు అప్పగించిన పోలీసులు

సరూర్‌నగర్, జూలై 14(ఆంధ్రజ్యోతి): మీర్‌పేట్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని వినాయకహిల్స్‌కాలనీకి చెందిన ఓగృహిణి(22) ఈనెల 6న కుటుంబ కలహాల నేపథ్యంలో ఇంట్లో ఎవరికీ చెప్పకుండా ఎటో వెళ్లిపోయింది. ఆమె భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసుగా నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులు ఆమె ముంబైలో ఉన్నట్లు స్నాప్‌చాట్ ద్వారా గుర్తించారు. ఆమె అదృశ్యమైన రోజు నుంచి ఎలాంటి ఆధారాలు లభించలేదని, చివరకు స్నాప్‌చాట్ ద్వారా ఆమె ముంబైలో ఉన్నట్లు ఆదివారం గుర్తించామని మీర్‌పేట ఇన్‌స్పెక్టర్ నాగరాజు తెలిపారు. వెంటనే తమ టీమ్‌ను ముంబైకి పంపించి సోమవారం ఆమెను ఇక్కడకు రప్పించి కౌన్సిలింగ్ అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు ఆయన చెప్పారు.

నాలుగు కిలోల గంజాయి పట్టివేత

● ఇరువురి అరెస్ట్, పరారీలో ఒకరు

సైదాబాద్, జూలై 14(ఆంధ్రజ్యోతి): కారులో తరలిస్తున్న నాలుగు కిలోల గంజాయిని సైదాబాద్ పోలీసులు కాపుకాసి పట్టుకుని ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. హయత్‌నగర్ వీరభద్ర కాలనీకి చెందిన మనోజ్‌కుమార్(42), మహారాష్ట్ర సోలాపూర్ జిల్లా కొండి గ్రామానికి చెందిన జైప్రకాశ్ మిత్రులు వృత్తిరీత్యా వంటపని చేసేవారు. గతంలో ఇద్దరు వేర్వేరుగా డ్రగ్స్ కేసులో విశాఖపట్టణం జైలులో రిమాండ్‌లో ఉన్నప్పుడు పరిచయమయ్యారు. జైలు నుంచి విడుదలయ్యాక గంజాయి వ్యాపారం చేద్దామని నిర్ణయించుకున్నారు. ఒడిశాకు చెందిన సురేష్ అనే వ్యక్తిని సంప్రదించారు. అనంతరం ఒడిశాలోని బెర్హంపూర్‌లో నాలుగు కిలోల గంజాయిని కొనుగోలు చేసి తీసుకువచ్చారు. అందుకు సురేష్‌కు గూగుల్ పే ద్వారా రూ.20వేలు చెల్లించారు. ఆదివారం మధ్యాహ్నం కారులో గంజాయి తీసుకుని వెళ్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులతో నాలుగు కిలోల గంజాయి, కారు, ఫోన్‌ను పోలీసులు పట్టుకున్నారు. సరఫరాదారుడు సురేష్ పరారీలో ఉన్నట్లు ఎస్ఐ సైదమ్మ తెలిపారు.